సాక్షి
ములుగు

బుధవారం । 4 । సెప్టెంబర్ । 2024



వెంటాడిన మృత్యువు..

మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో కబలించింది. అతివేగంగా వచ్చిన లారీ ఓ ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. - 8లో▸



ఆమరణ దీక్ష భగ్నం - 8లో▸

జీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

గరిష్టం/కనిష్టం
29.1^0 / 25.3^0

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ పరిస్థితి ఉంటుంది. రాత్రి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

చిరుత వెళ్లిపోయింది..



ములుగు: భారీ వర్షాలతో దారి తప్పి ములుగు మండలంలోని మదనపల్లి, మాధవరావుపల్లి, లోకంచెరువు సమీపంలోని పంటపొలాల్లో సోమవారం సంచరించిన చిరుతపులి వచ్చిన దారిలోనే తిరిగి మంగళవారం వెళ్లిపోయినట్లు ములుగు అటవీ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు రైతులు, అటవీ సిబ్బంది బృందాలుగా మారి చిరుతపులి జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మదనపల్లి చుట్టుపక్కల ఒకటి, పందికుంట–జాకారం–ప్రేమ్‌నగర్ ప్రాంతాల్లో రెండు, మాన్‌సింగ్‌తండా సమీపంలో ట్రాపింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి నడవడికలను గమనించారు. చిరుత అడుగులు మాన్‌సింగ్‌తండా సమీపంలో తిరుగు ప్రయాణం అయినట్లుగా గుర్తించారు. భారీ వర్షాలతో పాకాల దట్టమైన అభయారణ్యం నుంచి చిరుత పొట్లాపూర్, బుగ్గ, జగ్గన్నపేట సమీపంలో అడవి ప్రాంతం నుంచి మదనపల్లివైపు వచ్చి రైతులకు తారసపడినట్లుగా అధికారులు తెలిపారు. చిరుత కదలికలను చూడడడానికి ట్రాప్ కెమెరాలను అలాగే ఉంచనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఎఫ్ఆర్వో డోలి శంకర్, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు చిరుతజాడను వెతికిపట్టారు.

66హెల్త్ క్యాంపులు



ములుగు: జిల్లా వ్యాప్తంగా 66 హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య తెలిపారు. ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ముమ్మరంగా హెల్త్ క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మంగళవారం ములుగు మండలం రాయనిగూడెం పీహెచ్‌సీ పరిధిలోని లాలాయిగూడెం లోతట్టు మారుమూల గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుని సందర్శించారు. గ్రామంలోని 42గృహాలకు గాను 17గృహాలలో లార్వా పెరుగుదులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ లార్వా దశ నుంచి దోమలు వృద్ధి చెందుతాయని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మెడికల్ క్యాంపులో 50మందికి ఓపీ చూసి 21మందికి మలేరియా, ఐదుగురికి ఆర్డిటీ డెంగీ, పది మందికి గ్లూకోస్ టెస్టులు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో డాక్టర్ ప్రసాద్, ఏఎన్ఎం సులోచన, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

టెన్నికాయిట్‌లో జాతీయస్థాయికి ఎంపిక



ములుగు రూరల్: ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన టెన్నికాయిట్ పోటీలలో జాకారం గురుకుల విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలలో జాకారం గురుకులం నుంచి విద్యార్థులు డి. రామన్న ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, డి సాత్విక్ తృతీయ స్థానంలో నిలిచారు. దీంతో ఇరువురిని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మంగళవారం అభినందించారు. అలాగే పీఈటీ భాస్కర్‌ను పాఠశాల, కళాశాల బృందం అభినందించింది. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, సురేష్‌బాబు, రాంరెడ్డి పాల్గొన్నారు.

కాజీపేట, వరంగల్ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు



కాజీపేట రూరల్: కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే 38 రైళ్లను ఇంటికన్నె–కేసముద్రం రైల్వే ట్రాక్ ఘటనతో రద్దు చేసినట్లు మంగళవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా 32 రైళ్లను వేరే మార్గం గుండా దారి మళ్లించి నడపిస్తున్నట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాజీపేట మీదుగా ప్రయాణించే పలు రైళ్లు రద్దు కావడంతో కాజీపేట జంక్షన్ నుంచి విశాఖపట్నం రూట్‌లో వెళ్లే వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని వెళ్లాల్సి వచ్చింది. విజయవాడ నుంచి కాజీపేట, వరంగల్‌కు రావాల్సిన వారు వయా నడికుడ మీదుగా కాజీపేట, వరంగల్‌కు చేరుకున్నారు.

ఎస్ఎస్ తాడ్వాయిలో వరిపొలంలో వేసిన ఇసుక మేటలు చూపుతున్న రైతులు



అపారనష్టం

జిల్లాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు

- 1,540 ఎకరాల్లో వరికి నష్టం
- 26 జీవాలు, ఇద్దరు మృత్యువాత
- ఐదు చెరువులకు గండ్లు
- 36.4 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం

ములుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు జిల్లాలో అపార నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఏకదాటిగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం, మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు నష్టం అంచనాను మొదలు పెట్టారు. అయితే గోదావరి నదీ తీరప్రాంతంలో ఇసుక మేటలు కప్పివేయడంతో పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన అంచనా అయా శాఖల అధికారుల నుంచి కలెక్టర్ దివాకరకు అక్కడి నుంచి మంత్రి సీతక్క ద్వారా ప్రభుత్వానికి అందింది. వరదలతో వచ్చిన బురద మొత్తం తొలిగితే నష్టం అంచనా పూర్తి స్థాయిలో తేలనుంది.

భారీగా దెబ్బతిన్న వరిపంట

జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో వరిసాగుపై అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా జోరుగా నాట్లు పడ్డాయి. ఇంతలో కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా 1,540 ఎకరాల్లో పంటకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో గోవిందరావుపేట మండలంలో 610 ఎకరాల్లో, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో 900ఎకరాల్లో, గోవిందరావుపేట మండలంలో మరో 30ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దీంతో పాటు టోర్నడో కారణంగా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో రహదారి వెంబడి నిమిషాల వ్యవధిలో భారీ చెట్లు నేలకూలాయి. ఇలా జరగడం 50ఏళ్లలో ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు.



గోవిందరావుపేట మండలంలోని పాపయ్యపల్లి సమీపంలో దెబ్బతిన్న వరిపంట

ధ్వంసమైన ఎన్‌హెచ్

బుట్టాయిగూడెం, కన్నాయిగూడెం పంచాయతీరాజ్ రోడ్లు 6.16 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే (ఎన్‌హెచ్)11 చోట్ల 9.05 కిలోమీటర్లు, ఐటీడీఏ రోడ్లు ఏటూరునాగారం, వెంకటాపురం(కె), గోవిందరావుపేటలో మూడు చోట్ల, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో రెండు చోట్ల దెబ్బతినట్లుగా అధికారుల ప్రాథమిక అంచనా. దెబ్బతిన్న చోట్లలో మరమ్మతులు చేపడుతున్నా భారీ వాహనాలు వరుసగా కురుస్తున్న వర్షాలతో ఆగడం లేదని అధికారులు తెలిపారు. పస్రా–ఎస్ఎస్ తాడ్వాయి మండలం మధ్యలో జలగలంచవాగు సమీపంలోని ఎన్‌హెచ్ తాత్కాలిక మరమ్మతులు చేసి రవాణా కొనసాగిస్తున్నారు. ఈ రోడ్డును సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

7ఇళ్లు నేలమట్టం.. ఇద్దరి మృతి

ఈదురుగాలతో కూడిన వర్షాలు కురవడంతో విద్యుదాఘాతానికి గురై ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన పుట్ట మహేశ్ మృతి చెందాడు. అదే విధంగా కల్వపల్లికి చెందిన జెరిపోతుల మల్లికార్జున్ ఒర్రెలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాడు. అదే విధంగా బందాల గ్రామంలో వరదలకు 24గొర్రెలు, గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో రెండు గేదెలు మృతిచెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. 22 ఇళ్లు పాక్షికంగా ఏడు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఐటీడీఏ ద్వారా పునరావాసా కేంద్రాలు ఏర్పాటు చేసి 1490 మందిని తరలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు వీరిని కేంద్రాల్లోనే ఉంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నారు. వరదభారీగా రావడంతో అంకంపల్లి, వెంకటాపురం, రామాంజపురం, గోవిందరావుపేట, లక్ష్మీపురం చెరువులకు గండ్లు పడ్డాయి.

నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నాం



భారీ వర్షాలతో నష్టం వాటిల్లిన విషయం వాస్తవమే. గొర్రెలు, గేదెలు చనిపోయాయి. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జలగలంచ దగ్గర ఎన్‌హెచ్ దారి భారీగా కోతకు గురికావడం రవాణా పునరుద్ధరణకు కంకణబద్ధులై పనిచేయడం మరిచిపోలేనిది. నష్టం ఇంకా అంచనా వేస్తున్నారు. రోజురోజుకూ అంచనా పెరుగుతూ వస్తోంది. మొత్తం పూర్వయ్యాక ప్రభుత్వానికి అంచనా అందిస్తాం. గోదావరి వరదలతో ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటాం. వ్యవసాయ అధికారులు పంటనష్టం వేస్తున్నారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. అధికారుల సెలవులు రద్దు చేశాం. 24గంటలు డ్యూటీలో ఉండేలా చర్యలు తీసుకున్నాం.

- టీఎస్.దివాకర, కలెక్టర్

మట్టి వినాయకులనే పూజిద్దాం

కలెక్టర్ టీఎస్.దివాకర

ములుగు: వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులనే పూజిద్దామని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంగళవారం తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్(రెవెన్యూ)మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ఇన్‌చార్జ్) సంపత్ రావులతో కలిసి పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు మట్టి గణపతుల వాల్ పోస్టర్లను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాల వినియోగం వల్ల జలవనరులు కాలుష్యానికి గురవుతున్నాయన్నారు. అందుకే కృత్రిమ రంగులు, రసాయనాలతో చేసిన విగ్రహాలను వినియోగించడం మానేద్దామని పిలుపునిచ్చారు. మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 అంగుళాల మట్టి గణపతి విగ్రహాలను అందించి పర్యావరణంపై అహగహన కార్యక్రమాలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేశ్ పోస్టర్ల సందేశాలతో ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి సిద్ధమవుతుందని తెలిపారు. చెరువుల్లో మట్టి మేటలని తొలగించటానికి, చెరువుల స్వచ్ఛత కాపాడటానికి ప్రజలు, భక్తులు నడుం బిగించాలని కోరారు. మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి భక్తితో చెరువులో నిమజ్జనం చేయాలని సూచించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జిల్లాకు 2వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి సుభాష్ నాయక్, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, డీపీఆర్వో రఫిక్ పాల్గొన్నారు.



మట్టి విగ్రహాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్

బాధితులకు అండగా నిలవాలి

ఎస్ఎస్‌తాడ్వాయి: ఆపద సమయంలో వరద బాధిత కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు సాయం చేయడానికి ముందుకు రావాలని కలెక్టర్ దివాకర్ అన్నారు. మంగళవారం ఆర్‌డీటీ సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కొండపర్తిలో వర్షాలతో నష్టపోయిన 16కుటుంబాలకు టార్పాలిన్లు, 14 రకాల నిత్యావసర సరుకులను కలెక్టర్ ఆర్‌డీటీ సంస్థ ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆపద సమయంలో సాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అందిస్తామన్నారు.

విద్యతోనే బంగారు భవిష్యత్

ఏఎస్పీ శివం ఉపాధ్యాయ

ఏటూరునాగారం: విద్యార్థులకు చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక నార్త్ పాఠశాలకు వాషింగ్ టన్ తెలంగాణ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ వారు రూ.1.40లక్షల విలువ చేసే 20డ్యూయల్ డెస్క్ బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాషింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ బృందం పాఠశాలకు బెంచీలను విరాళంగా ఇవ్వడం అభినందించదగిన విషయం అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతస్థాయికి చేరుకుని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. చదువులోనే కాకుండా విద్యార్థులు క్రీడల్లో ప్రావీణ్యత సాధించాలన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు పన్యాల నాగార్జున రెడ్డి, రాజేష్, గిరీశ్‌రావు, నితీష్ కుమార్ పాల్గొనగా ప్రతినిధిగా వచ్చినటువంటి బద్దం సుదర్శన్ రెడ్డిని పాఠశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు, ఉపాధ్యాయులు రమాదేవి, రాంబాబు, సారంగపాణి, గ్రామ పెద్దలు చెన్న కేశవులు, విశ్వనాథం, తిరుపతమ్మ, పెండ్యాల ప్రభాకర్ పాల్గొన్నారు.



విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఏఎస్పీ

ఉధృతంగా గోదావరి

- రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 14.41 నీటిమట్టం
- టేకులగూడెం వద్ద నీటమునిగిన ఎన్‌హెచ్
- తెలంగాణ టు ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు బంద్

ఏటూరునాగారం/వాజేడు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు భారీగా గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనికి తోడు జిల్లాలో వాగులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రవాణామార్గం లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలో జంపన్నవాగును దాటుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా ఎలిశెట్టిపల్లిగ్రామం రోడ్లు మొత్తం బురదమయంగా మారాయి.

రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద..

రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం మంగళవారం సాయంత్రానికి 14.41 మీటర్లకు చేరుకుంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరకట్ట వెంట ఉన్న గేట్లను సైతం మూసివేశారు. అదే విధంగా జూలైలో గోదావరి ఒడ్డు కొట్టుకుపోకుండా రామన్నగూడెం పుష్కరఘాట్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకట్ట ఒడ్డుకు వేసిన ఇసుక బస్తాలు సైతం గోదావరి ఉధృతికి కొట్టుకపోయాయి. గోదావరి వరద మరింత పెరుగుతుండడంతో ఇసుక బస్తాల సంఖ్య మరింత ఎక్కువగా వేసే అవకాశం ఉంది.

సాగు భూములు గోదావరి పాలు

గోదావరి వరద ఉధృతికి గోదావరి వెంట ఉన్న వేలాది ఎకరాల భూములు నీటిలో కలిసిపోతున్నాయి. గతంలో 400ల ఎకరాల భూములు గోదావరిలో కలిసిపోగా గత ఏడాది నుంచి మరో 100 ఎకరాల భూములు నీటిలో కలిసి తరిగిపోతున్నాయి. దానివల్ల విలువైన సాగు చేసే భూములు సైతం ఇసుక తెన్నులుగా మారి పంటలకు పనికి రాకుండా పోతున్నాయి. అయితే ఇటు విలువైన భూములు కొలుకు ఇవ్వకుండా, అటూ పంట సాగు చేయకుండా గోదావరిలో కలిసిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గోదావరి వెంట కరకట్ట నిర్మించాలని అనేకమార్లు కలెక్టర్, ఇతర అధికారులకు సైతం వినతిపత్రాలు అందజేసి మొరపెట్టుకున్నారు. ఇప్పుడు గోదావరి వరద ఉధృతంగా ఉండడంతో మరింత భూములు ఒర్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం వేసిన బోర్లు, మోటార్లు సైతం గోదావరిలో కలిసిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.



రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి

నీట మునిగిన 163 ఎన్‌హెచ్

వాజేడు మండల పరిధిలోని టేకుల గూడెం గ్రామ చివరన ఉన్న రేగుమాకు ఒర్రె వద్ద 163 జాతీయ రహదారిపైకి మంగళవారం వరద నీరు వచ్చి చేరింది. దీంతో తెలంగాణ టు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు, చంద్రుపట్ల గ్రామాల మధ్యన వరదనీరు రహదారిపైకి చేరడంతో పేరూరుతో అవతలి వైపున ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు, గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యన గోదావరి వరద రహదారిపైకి వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పూసూరు, ఏడ్జర్లపల్లి గ్రామాల మధ్యన గోదావరి వరద బ్రిడ్జిని ముంచెత్తడంతో రాక పోకలు నిలిచి పోయాయి. గోదావరి వరద క్రమక్రమంగా ఇంకా పెరుగుతుండడంతో అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా బారీకేడ్లు, ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వరద నీటిలోకి ఎవరిని వెళ్లనీయడం లేదు.

సమ్మక్క సాగర్ వద్ద 81.90 మీటర్ల నీటిమట్టం

కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద ఉదయం 7,58,260 క్యూసెక్కులుగా ఉన్న నీటి ప్రవాహం సాయంత్రం 6 గంటల వరకు 7,23,500 వరకు తగ్గింది. మరి కొంత నీటి ప్రవాహం పెరిగితే ఆ ప్రాంతాల్లోని పంటలు పూర్తిగా వరదలో మునిగిపోయే ప్రమాదం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 81.90 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది.



వాజేడు: నీట మునిగిన జాతీయ రహదారి



గోదావరి వరదకు ఒర్లిపోతున్న సాగు భూములు

బాధలు విని.. భరోసా ఇచ్చి..

వరద ముంపు బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం

- మహబూబాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ పర్యటన
- ముంపు బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ
- మూడు తండాలను కలిపి ఒకే ఆదర్శ కాలనీగా నిర్మాణం
- చెరువుల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

సాక్షి, మహబూబాబాద్/ మహబూబాబాద్/ మరిపెడ/కురవి: 'మీ బాధలు విన్నాను.. అధైర్యపడకండి.. అండగా ఉంటాం..' అంటూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి.. వరద బాధితులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఖమ్మం నుంచి బయలు దేరిన సీఎం డోర్నకల్ మీదుగా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం సమీపంలోని ఆకేరు వాగు బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడే అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ ప్రయాణిస్తున్న కారు ఆకేరు వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతాన్ని, ఆకేరు వాగును, కల్వర్టు కొట్టుకుపోయిన తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. వాగు ప్రవాహ ఉధృతి ఎలా ఉంటుంది.. గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా అని ముఖ్యమంత్రి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీసారి వాగు పొంగడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, రహదారి గతంలోనూ తెగిందని స్థానికుడు జర్పుల లక్ష్మణ్ ముఖ్యమంత్రికి తెలిపారు.

మోడల్‌కాలనీ ఏర్పాటు చేస్తా..

అక్కడినుంచి ఆకేరు వాగు పొంగి ముంపుబారిన పడిన సీతారాంతండాకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. తండాలో ఇళ్లు మునిగిన వారిని ఓదార్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము తీవ్రంగా నష్టపోయామని, ఆకేరు వాగు పొంగిన ప్రతీసారి తండాతోపాటు సమీపంలోని మరో రెండు తండాలకు నిద్ర ఉండడం లేదని, తమను రక్షించాలని తండావాసులు కోరారు. అనంతరం ముఖ్యమంత్రి వారినుద్దేశించి మాట్లాడారు. మూడు తండాలను కలిపి ఒకేచోట మోడల్ కాలనీ ఏర్పాటు చేస్తామని.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిసిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్తవి మంజూరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ప్రవాహంపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మిస్తామని, నీటిని సమీపంలోని చెరువులు, కుంటలకు మళ్లించే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. వరదలతో మహబూబాబాద్ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఇద్దరు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు ఇద్దరని తెలిపారు.



మహబూబాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్, ఎంపీ బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మురళీనాయక్, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు తదితరులు

సుదీర్ఘ సమీక్ష

తండానుంచి నేరుగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చిన సీఎం రేవంత్ భారీ వర్షాలతో జరిగిన నష్టం, దెబ్బతిన్న రైల్వేట్రాక్, రాళ్లవాగులో పడిన డీసీఎం, దెబ్బతిన్న రోడ్లు, జరిగిన ప్రాణనష్టంపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. విపత్తు సమయంలో సత్వరం స్పందించిన జిల్లా పోలీసు, రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. విపత్తుల సమయంలో ఏం జరిగింది.. ఆ సమస్యను ఎలా అధిగమించారు... ఎలా సహాయక చర్యలు తీసుకున్నారనే దానిపై బ్లూబుక్ రూపొందించుకోవాలని కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాలో ప్రభుత్వ చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు హైడ్రా తరహాలో చర్యలు చేపడుతామని చెప్పారు. ఇందుకోసం కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో నివేదిక తయారు చేసుకొని ఆక్రమణల తొలగింపునకు రంగంలోకి దిగాలని చెప్పారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం కష్టపడినా ప్రాణనష్టం జరిగిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలోనూ ప్రతిపక్ష పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరికాదన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అధికారులు మండల, గ్రామస్థాయిలో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రాంచంద్రనాయక్, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కలెక్టర్ అద్వైత్‌కుమార్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అధికారులు పాల్గొన్నారు.



మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం ఆకేరు బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలు

అథ్లెటిక్స్ ఫైనల్లో జీవంజి దీప్తి


జీవంజి దీప్తి

పర్వతగిరి: పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవంజి దీప్తి 400 మీటర్ల అథ్లెటిక్స్ పోటీల్లో టీ20 విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించారు. సోమవారం రాత్రి హీట్-1లో 55-45 సెకన్లలో గమ్యం చేరుకున్నారు. మంగళవారం రాత్రి 10.30గంటలకు జరిగే ఫైనల్‌లో పోటీ పడనున్నారు. కాగా, దీప్తి అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హ్యాండ్‌బాల్ భారత జట్టుకు ఎంపికైన పేద విద్యార్థి

- జోర్డాన్ దేశంలో 10వ ఏషియన్ పోటీలకు ఎంపిక
- ఆర్థిక ప్రోత్సాహం అందించని ప్రభుత్వం
- ప్రయాణ ఖర్చులకు అప్పు


హ్యాండ్‌బాల్ భారత జట్టుకు ఎంపికైన తిరుపతి

స్టేషన్‌ఘన్‌పూర్: ఒకవైపు ప్రభుత్వాలు, పాలకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే మరో వైపు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పేద విద్యార్థులకు కనీస ప్రయాణ ఖర్చులు సైతం అందించడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కోటాల మండలం ముత్తంపేటకు చెందిన ఆడ తిరుపతి స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల హ్యాండ్‌బాల్ అకాడమీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. హ్యాండ్‌బాల్‌లో విశేష ప్రతిభ చూపుతూ రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన సెలక్షన్‌లో 10వ ఏషియన్ జూనియర్ మెన్ హ్యాండ్ బాల్ పోటీలకు భారతజట్టుకు తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికయ్యాడు. అయితే ఈ పోటీలు జోర్డాన్ దేశంలో జరుగనుండగా పేద కుటుంబానికి చెందిన తిరుపతికి అక్కడికి వెళ్లేందుకు ప్రయాణఖర్చులకు డబ్బులు రూ.2.20లక్షలు కావాల్సి ఉంది. వాస్తవానికి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, ప్రభుత్వాలు ఈ ఖర్చును భరించడంతో పాటు ప్రతిభ చూపిన విద్యార్థులకు నజరానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం సహకారం అందించకపోవడంతో తీవ్ర బాధపడ్డాడు. తండ్రి కేశవ్ రూ.70వేలు అప్పు తీసుకురాగా, ఘన్‌పూర్ సోషల్ వెల్ఫేర్ హ్యాండ్‌బాల్ అకాడమీ కోచ్ ప్రదీప్‌కుమార్.. తిరుపతి ప్రతిభపై నమ్మకంతో రూ.1లక్ష సహకారం అందించాడు. మిగిలిన మొత్తం ఇతర అధ్యాపకులు, శ్రేయోభిలాషులు సమకూర్చగా తిరుపతి జోర్డాన్ వెళ్లాడు.

వెంటాడిన మృత్యువు..

జనగామ జిల్లా వావిలాలలో ఘోర రోడ్డు ప్రమాదం

- ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..
- ముగ్గురి దుర్మరణం
- శోకసంద్రంలో మృతుల కుటుంబాలు


లారీ ఢీకొనడంతో ధ్వంసమైన ఆర్టీసీ బస్సు



హేమాని, బుజ్జి దంపతులు (ఫైల్) నసీమా (ఫైల్)

పాలకుర్తి టౌన్/ పాలకుర్తి : మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో కబళించింది. అతివేగంగా వచ్చిన లారీ ఓ ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, సీఐ గట్ల మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీక్యాతండా పంచాయతీకి చెందిన హేమాని(55)జాటోతు బుజ్జి(52) దంపతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుమారుడు సుమన్, కూతురు అరుణ వద్దకు వెళ్లారు. అనంతరం ఈనెల 2వ తేదీన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామ శివారు తండాలోని చెల్లెలు బిక్క ఇంటికి బుజ్జి తన భర్త హేమానితో కలిసి వెళ్లింది. అక్కడ రాత్రి బస చేసిన ఆ దంపతులు.. తిరిగి మంగళవారం తెల్లవారుజామున పాలకుర్తికి వచ్చి తొర్రూరు డిపోనకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో తొర్రూరు బయలుదేరారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ మలుపు వద్ద ఎదురుగా అతివేగంగా వస్తున్న విశాఖపట్నం నుంచి సిద్దిపేటకు వెళ్తున్న లారీ.. బస్సును ఢీకొంది. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న హేమాని, బుజ్జి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో హేమాని అక్కడికక్కడే మృతి చెందాడు. బుజ్జిని 108లో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అలాగే, ఇదే బస్సులో ప్రయాణిస్తున్న పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఎం.డి నసీమా(50)తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. నసీమా తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు శివారు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ఔట్‌సోర్సింగ్ ప్రాదిపదికన వంట మనిషిగా పనిచేస్తోంది. నిత్యం పాలకుర్తి నుంచి రాకపోకలు సాగిస్తుంది. రోజు మాదిరిగానే ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. నసీమాకు భర్త బడే సాహెబ్, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ముగ్గురు దుర్మరణం చెందగా నలుగురికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఎర్ర సత్యవతి, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన పోలేపల్లి భూలక్ష్మి, జనగామ జిల్లా పాలకుర్తి మండలం నారబోయనగూడేనికి చెందిన తెరిపల్లి నాగమ్మ, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీక్యతండాకు చెందిన జాటోత్ బాలాజీకి గాయాలయ్యాయి. వారిని పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనా స్థలిని సందర్శించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి..

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి.. కాంగ్రెస్ నియోజవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డితో కలిసి ఘటనా స్థలిని సందర్శించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆ సమయంలో వైద్యులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు ఫోన్‌చేసి గైర్హాజరైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాగా, జనగామ డీసీసీ రాజమహేంద్రనాయక్ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి


బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న కలెక్టర్

జనగామ: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో లారీ- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరుతూ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట బాధితులు, సామాజిక సేవకులు సిద్దిపేట ప్రధాన రహదారిపై మంగళవారం ధర్నా చేపట్టారు. కిలో మీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే అధికారులు బాధితులను పరామర్శించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు డబుల్‌బెడ్ రూం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐ దామోదర్‌రెడ్డి వారిని సముదాయించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా ఘటనాస్థలికి చేరుకుని బాధితుల సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించినట్లు సామాజిక సేవకుడు ఎండీ. యాకూబ్ పాషా తెలిపారు.

టీక్యాతండాలో విషాదఛాయలు..

తొర్రూరు రూరల్: జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలంలోని టీక్యాతండాకు చెందిన దంపతులు జాటోతు హేమాని(55), బుజ్జి(52) దుర్మరణం చెందారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. హేమాని, బుజ్జి దంపతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడు, కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి తొర్రూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో స్వగ్రామం వస్తున్నారు. మార్గమధ్యలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో హేమాని, బుజ్జి దంపతులు దుర్మరణం చెందారు. మరో ఇరవై నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపే రోడ్డు ప్రమాదం జరిగి దుర్మరణం చెందారని తెలియడంతో తండావాసులు, బంధువులు..మృతుల ఇంటికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.


టీక్యా తండాలో మృతుల ఇంటి వద్ద రోదిస్తున్న తండవాసులు

ఈ ఇల్లే వంద మందిని కాపాడింది


ఎస్సై నగేశ్‌ను అభినందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి


వందమందిని కాపాడిన ఇల్లు ఇదే

- మహబూబాబాద్ జిల్లా సీతారాం నాయక్ తండాను ముంచెత్తిన వరద
- ధైర్యసాహసాలు ప్రదర్శించిన సీరోలు ఎస్సై.. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కురవి/ మరిపెడ: మరిపెడ మండలం సీతారాం తండా పక్కనే ఆకేరు వాగు గలగలపారుతుంటుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులో రోజుకు రోజుకూ నీళ్లు పెరుగుతున్నాయి. ఏటా వచ్చే ఏరే కదా అని తండాలోని జనం మామూలుగా ప్రతీరోజులాగే పనులు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. యముడిలా ఆకేరు వాగు ఉరిమింది. ఉప్పెనలా తండాపై విరుచుకుపడింది. నిద్రలోనే తండాను ముంచెత్తింది. ఇళ్లల్లోకి వచ్చిన ఆకేరు వరద నీరును చూసి తండా జనం భయంతో పరుగులు తీశారు. ఎటుచూసిన నీరే కనిపించడంతో ఎటుపోవాలో తెలియరాలేదు. ఎత్తుగా ఉన్న తండాలోని మూడ్ నరేందర్ ఇంటిపైకి చేరుకున్నారు. సుమారు వంద మంది తండావాసులు పిల్లాపాపలతో కలిసి నరేందర్ ఇంటిపైకి చేరుకున్నారు. తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మొదలైన వరద గంటగంటకూ పెరిగింది. తెల్లవార్లు భవనంపైనే కూర్చున్నారు. నరేందర్ విద్యుత్ శాఖలో పనిచేస్తుండడంతో కురవి మండలం సీరోలు ఎస్సై నగేశ్ సెల్ ఫోన్ నంబర్ ఉంది. వెంటనే ఎస్సైకి ఫోన్ చేయడంతో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఎస్సై నగేశ్ తన సిబ్బందితో తండాకు వేరే మార్గంలో తాళ్లను పట్టుకుని వచ్చి భవనంపై ఉన్న జనాలను ఒక్కొక్కరిని పొలాల నుంచి ఒడ్డుకు చేర్చాడు. వృద్ధులను జోలెకట్టి ఎస్సై నగేశ్ ఒడ్డుకు చేర్చి బతికించాడు. 'తండాలో 45 కుటుంబాలున్నాయని, ఇప్పటికి మూడు సార్లు వాగు పొంగిందని, ఏటా భయంతో బతుకుతున్నామని, వేరే చోటుకు అందరిని తరలించాలి' అని నరేందర్ వేడుకుంటున్నాడు.


బాధితుడు నరేందర్

ఎస్సైని అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి..

భారీ వర్షం ధాటికి ముంపునకు గురైన సీతారాంతండాకు ఎస్సై నగేశ్ తన సిబ్బందితో చేరుకుని ప్రజలను ఎత్తయిన ప్రదేశంలోకి తరలించడంతోపాటు ఓ వృద్ధురాలిని స్వయంగా ఎత్తుకొని వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఎస్సై నగేశ్ చూపిన ధైర్య సాహసాలకు ఎస్సై నగేశ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శాలువా కప్పి అభినందించారు.

ఆమరణ దీక్ష భగ్నం

- బీసీ కులగణన చేపట్టాలని దీక్ష చేస్తున్న కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు


కుమార్ గాడ్గేను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

హన్మకొండ: బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీసీ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, బత్తుల సిద్ధేశ్వర్, జక్కాని సంజయ్ గత నెల 25న హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా 26న అరెస్ట్ చేసి వారి నివాసాలకు తరలించారు. ఈ క్రమంలో చాపర్తి కుమార్‌ను స్వగ్రామం గీసుకొండకు తరలించగా తన ఇంటిలోనే దీక్ష కొనసాగించారు. కుమార్ ఆరోగ్యం క్షీణించడంలో రెండు రోజుల క్రితం పోలీసులు ఎంజీఎం తరలించారు. మంగళవారం ఎంజీఎం నుంచి డిశ్చార్ అయిన కుమార్ ఏకశిలపార్కు వద్ద 10 రోజు దీక్ష కొనసాగించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. కులగణన చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు బీఆర్‌ఎస్ నాయకులు పులి రజనీకాంత్, కుసుమ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కూనూరు రంజిత్ గౌడ్, ప్రజాసంఘాల నాయకులు రాజేందర్, క్రాంతికుమార్, జానకీరాములు, శ్రీనివాస్, వనజ, వీరస్వామి, పి.వెంకటాచారి, రవికుమార్, ప్రసాద్, సురేశ్, తదితరులు సంఘీభావం తెలిపారు.

ముగిసిన దర్గా ఉత్సవాలు

- వివిధ ప్రాంతాల నుంచి హాజరై ప్రార్థనలు చేసిన భక్తులు
- ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు


దర్గాలో ప్రార్థనలు చేస్తున్న మహిళలు

కాజీపేట రూరల్: కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా మత పెద్దలు, భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హజ్రత్ బియాబానీ ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను వేడుకున్నారు. ఉత్సవాలు విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు.. ఖుస్రూపాషాను సన్మానించారు. దర్గా ప్రాంగణంలో హైదరాబాద్, గుల్బర్గా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇనుమ చువ్వలు, సూదులు నాలుక, శరీర భాగాలపై గుచ్చుకుని అందరిని మంత్రముగ్ధులను చేశారు. అలాగే, ముగింపు ఉత్సవాల్లో ఖవ్వాలీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి భక్తియార్‌బియాబానీ, మన్సూర్‌పాషా,అమర్‌పాషా, మాజీ కార్పొరేటర్ అబు బక్కర్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

- ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి


మాట్లాడుతున్న ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

హన్మకొండ : మరో రెండు మూడు రోజులు అల్పపీడనం ప్రభావం ఉండనున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డివిజనల్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, అధికారులు, సిబ్బంది అప్రమత్తం కావాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఉద్యోగి వర్షంలో తడుస్తూ అర్ధరాత్రి సైతం లెక్కచేయకుండా నిబద్ధతో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ స్తంభాలు విరిగాయని, ట్రాన్స్‌ఫార్మర్లు నీటిలో మునిగాయన్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. అవసరమైన మెటీరియల్ అందజేస్తామని, సిబ్బందిని కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, సీజీఎం రాజుచౌహాన్, జీఎంలు నాగప్రసాద్, మల్లికార్జున్, అన్నపూర్ణ, శ్రీనివాస్, అంకుష్, డీఈలు అనిల్ కుమార్, శ్రీధరాచారి, రమణారెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ వ్యవసాయ శాస్త్రవేత్తలకు అవార్డులు


అవార్డు, ప్రశంస పత్రం అందుకుంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు సంధ్యాకిశోర్, ఓం ప్రకాశ్, సీనియర్ అసిస్టెంట్ రమేశ్, మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి

హన్మకొండ: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అవార్డులు అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 10వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ వ్యవసాయ శాస్త్రవేత్తలను ఎంపిక చేసి అవార్డులందించారు. ఇందులో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.సంధ్యాకిశోర్, ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త మండవ వెంకట్రామయ్య ఉత్తమ శాస్త్రవేత్తలుగా ఎంపికయ్యారు. అపరాల పంటలో రూపొందించిన నూతన కంది వంగడాలకు, అపరాల పంటలో సాధించిన పురోగతి, విత్తనోత్పత్తిలో చేసిన మెరుగైన కృషిని గుర్తించి వీరికి అవార్డు అందజేశారు. అదే విధంగా కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. ఓంప్రకాశ్ అవార్డు అందుకున్నారు. వరిలో నూతన వంగడాల రూపకల్పనలో భాగస్వామ్యం కావడంతో పాటు వరిలో వచ్చే చీడపీడల నిర్మూలనలో ఆధునిక పద్ధతులు రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓంప్రకాశ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తమ సీనియర్ అసిస్టెంట్‌గా భూక్యా రమేశ్ ఎంపికయ్యారు. వీరికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి బి.జె.రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) ఉపకులపతి ఎం. రఘునందన్ రావు అవార్డులు ప్రదానం చేశారు. కాగా, అవార్డులందుకున్న శాస్త్రవేత్తలకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అభినందనలు తెలిపారు.

ఉత్తమ విస్తరణ కేంద్రంగా మల్యాల కేవీకే..

మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఉత్తమ విస్తరణ కేంద్రంగా ఎంపికైంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం 10వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రానికి ఉత్తమ విస్తరణ సేవ కేంద్రం అవార్డు అందజేశారు. మల్యాల కేవీకే ఆధ్వర్యంలో రైతులకు వివిధ పంటల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించడం, వరిలో నేరుగా విత్తే పద్ధతిని విస్తృతం చేయడం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి బి.జె.రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉపకులపతి ఎం. రఘునందన్ రావు, రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి.. మల్యాల కేవీకే సమన్వయకర్త ఎస్. మాలతికి అవార్డు అందజేశారు.

శరవేగంగా రైల్వేట్రాక్ మరమ్మతు పనులు


కేసముద్రం-ఇంటికన్నె మధ్య దెబ్బతిన్న రైల్వేట్రాక్ వద్ద మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులు


తాళ్లపూసపల్లి- మహబూబాబాద్ మధ్య మరమ్మతుల అనంతరం ట్రయల్ రన్‌గా గూడ్స్ నడుపుతున్న దృశ్యం

- తాళ్లపూసపల్లి-మహబూబాబాద్ మధ్య పనులు పూర్తి
- ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే అధికారులు
- ఇంటికన్నె-కేసముద్రం మధ్య కొనసాగుతున్న పనులు

కేసముద్రం: భారీవర్షం కారణంగా కేసముద్రం- ఇంటికన్నె, తాళ్లపూసపల్లి-మహబూబాబాద్ మధ్యలో రైల్వేట్రాక్ ఆదివారం తెల్లవారుజామున దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్, ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం సోమవారం సంఘటన స్థలాలను సందర్శించి, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జరిగిన ఘటనతో రూ.10కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. 50 మంది అధికారులతో 500 మంది కార్మికులతో రైల్వేట్రాక్‌ల వద్ద మరమ్మతు పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే కేసముద్రం రైల్వేస్టేషన్‌లో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రెండు రైళ్లు మూడురోజుల పాటు నిలిచిపోయాయి. తాళ్లపూసపల్లి-మహబూబాబాద్ మధ్యలోని 432, 433 కిలోమీటర్ వద్ద రెండు చోట్ల దెబ్బతిన్న రైల్వేట్రాక్‌పై మట్టి, కంకర పోసి, ఇరువైపులా సిమెంట్ బస్తాలు వేసి మరమ్మతు పనులు పూర్తి చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం కేసముద్రం నుంచి తాళ్లపూసపల్లి మీదుగా మహబూబాబాద్ వరకు రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇంటికన్నె-కేసముద్రం మధ్యలో 418 కిలోమీటర్ వద్ద రైల్వేట్రాక్ అడుగుభాగం సుమారు 200 మీటర్ల మేర పూర్తిగా మట్టి,కంకర, సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయి గండిపడగా, రైల్వేట్రాక్ వంతెనలా వేలాడుతున్నది. టిప్పర్‌లతో మట్టిని తరలించి యంత్రాల సాయంతో మంగళవారం గండిని పూడ్చారు. ముందు వరదనీటికి అడ్డుగా మట్టిని పోసి, పాత కల్వర్టు ద్వారా వరదనీటిని తరలించారు. వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం వరకు పనులు పూర్తి చేయనున్నట్లు రైల్వేఅధికారులు తెలిపారు. కాగా, శనివారం అర్ధరాత్రి నుంచినేటి వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షంలోనూ ఆగని పనులు

ఇంటికన్నె-కేసముద్రం మధ్యలో పూర్తిస్థాయిలో రైల్వేట్రాక్ దెబ్బతినడంతో శనివారం అర్ధరాత్రి నుంచి కాజీపేట నుంచి విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో రైల్వే అధికారులు వేగవంతంగా పనులను చేయిస్తున్నారు. రైల్వే థర్డ్ లైన్ కోసం మట్టితో ఫార్మేషన్ పనులు చేయగా, అత్యవసరం మేరకు అదే మట్టిని టిప్పర్‌లలో తరలించి త్వరిగతిన మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే ఇసుకబస్తాలను, కంకర తరలించారు. తాళ్లపూసపల్లి-మహబూబాబాద్ మధ్య మరమ్మతు పనులు పూర్తికావడంతో అక్కడ పనిచేసిన కార్మికులను ఇంటికన్నె వద్దకు తరలించారు. ఇదిలా ఉండగా ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ పనులను మాత్రం ఆపకుండా చేస్తున్నారు. ఇక రైల్వేట్రాక్ పైనే టెంట్లు వేసి కార్మికులకు భోజనాలు పెడుతున్నారు. రెండు షిఫ్టులతో కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు లైట్ల వెలుతురులో పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే వంతెన కింద మట్టిపోస్తూ లెవల్ పనులు పూర్తి చేశారు.

నలుగురు చైన్‌స్నాచర్ల అరెస్ట్

- ద్విచక్రవాహనం, గొలుసు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఏసీపీ వరంగల్ నందిరాంనాయక్


వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ నందిరాంనాయక్

రామన్నపేట : వరంగల్ చౌరస్తా సమీపంలో జూలై 30వ తేదీన ఓ పూజ షాపు యజమాని మెడలో నుంచి చైన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాజీపేట దర్గాలో నివాసముంటున్న సల్మాన్ తన తల్లిదండ్రులు మృతి చెందడంతో చదువు మధ్యలోనే ఆపి గుర్రాలు శుభ్రం చేసే పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాళ్ల అవినాశ్ అనే మరో యువకుడిని పరిచయం చేసుకున్నాడు. ఈ ఇద్దరు జల్సాలకు అలవాటు పడి గంజాయి సేవిస్తున్నారు. అయితే జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జూలై 30వ తేదీన వరంగల్ చౌరస్తా సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో పూజషాపు యజమాని రాజ్యలక్ష్మిని మాటల్లో దింపి ఆమె మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారయ్యారు. అనంతరం హైదరాబాద్ వెళ్లి తమ స్నేహితులు అఫ్రోజ్, రఫీకి విషయం చెప్పి గొలుసు విక్రయించాలని కోరారు. అయితే హైదరాబాద్‌లో చైన్ అమ్మడానికి వీలు కాకపోవడంతో మంగళవారం నలుగురు కాజీపేటకు వచ్చి ఫాతిమా బ్రిడ్జి వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి చైన్‌తోపాటు ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు.

మానుకోటలో చైన్‌స్నాచింగ్

- మహిళ మెడలోనుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరణ


వివరాలు వెల్లడిస్తున్న అక్కెర ఉమాదేవి

మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చైన్‌స్నాచింగ్ జరిగింది. పట్టపగలే ఓ మహిళ మెడలో నుంచి ద్విచక్రవాహనంపై వచ్చి ఓ ఆగంతకుడు నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లాడు. బాధితురాలి కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కార్యాలయానికి వెళ్లే దారిలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కెర రామాచారి భార్య ఉమాదేవి మధ్యాహ్న సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో ఓ ఆగంతకుడు మాస్క్ ధరించి ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడు, ఒక తులం బంగారు చైన్ లాక్కొని పరారయ్యాడు. ఆందోళనకు గురైన ఉమాదేవి అక్కడే కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.